సాక్షి
తూర్పుగోదావరి
మంగళవారం । 4 । జూన్ । 2024



రూ.1,00,116 విరాళం

ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో అన్నదాన భవన నిర్మాణానికి మన్నె అశోక్ గణపతిరాజు (కలిదిండి) సోమవారం రూ.1,00,116 విరాళం సమర్పించారు.



నిత్యాన్నదానానికి రూ.1,01,511

అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి తాడికొండ ప్రవీణ్‌కుమార్ దంపతులు (ఒడిశా రాష్ట్రం గంజాం) సోమవారం రూ.1.01.511 విరాళం సమర్పించారు.

గరిష్ఠం/కనిష్ఠం
36.0° / 24.3°

	గరిష్ఠం	కనిష్ఠం
రాజమహేంద్రవరం	33.0	27.0
కాకినాడ	36.0	24.3
అమలాపురం	36.0	28.0

న్యూస్‌రీల్

నూతన వరి వంగడాల పంపిణీ



నూతన వరి వంగడాలను రైతులకు అందజేస్తున్న ఏరువాక శాస్త్రవేత్తలు

రాజానగరం: దివాన్ చెరువులోని ఏరువాక కేంద్రం ద్వారా జిల్లాలోని తాళ్లపూడి, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో ఎంపిక చేసిన రైతులకు సోమవారం నూతన వరి వంగడాలు పంపిణీ చేశారు. ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు ఈ విషయం తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో మంచి దిగుబడులు అందించే విధంగా ఎంటీయూ–1271, 1275, 1310, జీపీటీ 3082, 2858, 2841 వరి వంగడాలను నూతనంగా రూపొందించారన్నారు. వీటిని ఆయా కమతాల్లో పరీక్షించి, దిగుబడి, నాణ్యతతో పాటు చీడపీడలను తట్టుకునే లక్షణాలను గుర్తించామన్నారు. పరిశోధనలో భాగంగా వీటిని ఈ ప్రాంతాల్లోని రైతులకు అందించామన్నారు. ప్రస్తుతం సాగు చేస్తున్న ఎంటీయూ–7029, బీపీటీ–5204 వరి వంగడాల కంటే ఇవి మెరుగైన ఫలితాలు ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా రైతులకు నారుమడి యాజమాన్యం, విత్తన శుద్ధి పద్ధతులపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.హైమజ్యోతి, మండల వ్యవసాయాధికారి ఎస్.రుచిత తదితరులు పాల్గొన్నారు.

మద్యం విక్రయాలు బంద్

రాజమహేంద్రవరం రూరల్: ఓట్ల లెక్కింపు నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు బంద్ చేశారు. జిల్లాలోని 135 ప్రభుత్వ మద్యం షాపులు, 26 బార్లను జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారి వై.శ్రీలత నేతృత్వంలో అధికారులు సీజ్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు మంగళవారం డ్రైడేగా ప్రకటించారు.

డెల్టాలకు 2,900 క్యూసెక్కులు



ధవళేశ్వరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి డెల్టా కాలువలకు సోమవారం 2,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 600, మధ్య డెల్టాకు 600, పశ్చిమ డెల్టాకు 1,700 క్యూసెక్కుల చొప్పున వదిలారు. సముద్రంలోకి 5,757 క్యూసెక్కుల మిగులు జలాలను విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుగా నమోదైంది.

రంగరాయ, ఐటీఐకి నేడు సెలవు

కాకినాడ సిటీ: జేఎన్‌టీయూకేలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, ప్రభుత్వ ఐటీఐలకు స్థానిక సెలవు ప్రకటించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఓట్లు లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినందున రంగరాయ మెడికల్ కళాశాలకు, ప్రభుత్వ ఐటీఐకి ఉద్యోగులు, విద్యార్థులు వెళ్లే అవకాశం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు స్థానిక సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు.

నూకాలమ్మ తల్లికి రూ.14.86 లక్షల ఆదాయం



హుండీల సొమ్ము లెక్కిస్తున్న సిబ్బంది, భక్తులు

పెద్దాపురం: కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారికి హుండీల ద్వారా 37 రోజులకు గాను రూ.14,86,286 ఆదాయం సమకూరింది. దేవదాయ శాఖ తనిఖీ అధికారి వాడ్రేవు సురేష్ కుమార్ సమక్షంలో ఆలయ హుండీలను సోమవారం తెరచి ఆదాయం లెక్కించారు. ఏటా అమ్మవారి జాతర ముగిసిన అనంతరం హుండీల ఆదాయం లెక్కిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో మహారాణి సత్రం ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ గవరసాని వీరాస్వామి, సభ్యులు పాల్గొన్నారు.

నేడే తీర్పు



రాజమండ్రి సిటీ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ మాధవీలత, ఇతర అధికారులు



నన్నయ వర్సిటీలో కౌంటింగ్‌కు పూర్తయిన ఏర్పాట్లు

- ఓట్ల లెక్కింపునకు నన్నయ వర్సిటీలో పకడ్బందీ ఏర్పాట్లు
- ఉదయం 8 గంటలకు ప్రారంభం
- మధ్యాహ్నం 2.30 గంటలకు పూర్తి స్థాయి ఫలితాలు
- తేలనున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం
- తొలిగా కొవ్వూరు.. చివరిగా రాజమండ్రి రూరల్ ఫలితాలు
- నేతలు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ
- సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
- లెక్కింపు విధుల్లో 2,500 మంది సిబ్బంది

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. జిల్లాలోని రాజమండ్రి లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో నిలచిన అభ్యర్థుల తలరాతలను వెల్లడించే ఓట్ల లెక్కింపునకు మంగళవారం తెర లేస్తోంది. దీని కోసం రాజానగరం సమీపంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లూ పూర్తి చేసింది. అలజడులు, ఆందోళనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన నియమ నిబంధనలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అమలు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ ఎన్నికల ఫలితాలు అటు అభ్యర్థులతో పాటు ఇటు ప్రజల్లో సైతం తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

తొలి ఫలితం కొవ్వూరు

జిల్లాకు సంబంధించి కొవ్వూరు నియోజకవర్గ ఫలితం మొదటిగా వెలువడనుంది. ఈ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలో పూర్తవుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు ప్రక్రియ 20 రౌండ్లలో జరగనుంది. జిల్లాలో చివరి ఫలితం ఇదే కానుంది.

మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలపై స్పష్టత రానుండగా.. 2.30 గంటల్లోగా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. గెలిచిన అభ్యర్థులకు సాయంత్రం 6 గంటలకు అధికారులు డిక్లరేషన్ అందజేస్తారు.

సిబ్బందిని కేటాయిస్తారిలా..

ఓట్ల లెక్కింపు విధుల్లో 2,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. వీరందరూ ఉదయం నాలుగు గంటల కల్లా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఎవరెవరు ఏ టేబుల్ వద్ద విధులు నిర్వర్తించాలో ఉదయం 5 గంటల్లోగా అధికారులు నిర్ణయిస్తారు. కేటాయించిన టేబుల్ వద్ద సిబ్బందితో ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు (ఆర్‌ఓ) కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు. నిర్దేశించిన సమయం ప్రకారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు.

తొలుత సైనిక దళాల్లో పని చేసే సర్వీసు ఓటర్లకు చెందిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపీబీ) సిస్టంలో వచ్చిన ఓట్లు, అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. దీనికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూములు తెరుస్తారు. అనంతరం ఈవీఎంలను కౌంటింగ్ టేబుళ్ల పైకి తీసుకుని వస్తారు. ఓట్ల లెక్కింపు విధుల్లో సిబ్బందితో పాటు ఏఆర్‌ఓలు 119 మంది, సూపర్‌వైజర్లు 126, సహాయకులు 140, సూక్ష్మపరిశీలకులు 119 మంది కూడా పాలు పంచుకుంటారు.

కౌంటింగ్ సాగుతుందిలా..

రాజమండ్రి లోక్‌సభ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లు లెక్కించేందుకు మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు మరో 18 టేబుళ్లు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ 116 రౌండ్లలో చేపట్టనున్నారు. పోలింగ్ కేంద్రాల సీరియల్ నంబర్ ఆధారంగా ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వాటన్నింటి లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ పూర్తయినట్లు ప్రకటిస్తారు. లెక్కింపు సమయంలో ఈవీఎం మొరాయించినా, తెరిచేందుకు అవకాశం లేకపోయినా దానిని పక్కన పెట్టి మరో ఈవీఎంలోని ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మొరాయించిన ఈవీఎంకు సంబంధించిన వీవీ ప్యాట్ చీటీలను ఆర్‌ఓ, అసిస్టెంట్ ఆర్‌ఓ స్వయంగా నిర్వహిస్తారు. వీటి లెక్కింపు పూర్తయ్యాకే ఫలితాలు అధికారికంగా వెల్లడిస్తారు. చివరగా లాటరీ విధానంలో ఎంపిక చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల వీవీ ప్యాట్‌లను బయటకు తెస్తారు. వాటిలోని చీటీల్లో వచ్చిన ఓట్లకు, వాటికి సంబంధించిన ఈవీఎంలలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే రెండు మూడుసార్లయినా లెక్కిస్తారు. అప్పటికీ తేడా వస్తే వీవీ ప్యాట్ చీటీలోని ఓట్లనే పరిగణనలోకి తీసుకుని తుది ఫలితం ప్రకటిస్తారు.

నియోజకవర్గాల వారీగా ఈవీఎం ఓట్ల లెక్కింపు

నియోజకవర్గం	లెక్కించాల్సిన ఓట్లు	టేబుళ్లు	రౌండ్లు
అనపర్తి	1,94,924	14	17
రాజానగరం	1,89,505	14	16
రాజమండ్రి సిటీ	1,80,733	14	17
రాజమండ్రి రూరల్	1,99,220	14	20
కొవ్వూరు	1,58,176	14	13
నిడదవోలు	1,80,688	14	15
గోపాలపురం	2,10,399	14	18

లోక్‌సభ నియోజకవర్గం	1 (రాజమండ్రి)
నియోజకవర్గాలు	7
పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు	12
అసెంబ్లీ అభ్యర్థులు	71
జిల్లాలో మొత్తం ఓట్లు	16,23,149
పోలైనవి	13,13,645
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు	15,386
కౌంటింగ్ హాళ్లు	17
మొత్తం టేబుళ్లు	98
మొత్తం రౌండ్లు	116
పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు	18
కౌంటింగ్ సిబ్బంది	2,500
పోలీసు సిబ్బంది	1,500

మూడంచెల భద్రత

ఓట్ల లెక్కింపు జరుగుతున్న నన్నయ యూనివర్సిటీ వద్ద కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. యూనివర్సిటీలో మూడంచెలు, బయట రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. భద్రతా విధుల్లో 1,500 పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. మరో రెండు కంపెనీల కేంద్ర బలగాలు కూడా జిల్లాకు చేరుకున్నాయి. 10 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆవరణలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర నో – డ్రోన్ ఫ్లై ఏరియాగా ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల్లోనికి సిబ్బంది, ఏజెంట్లు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ తీసుకుని వెళ్లకుండా నిషేధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎన్నికల అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు కేటాయించారు. వారు తమ వాహనాల్లో ఆయా ప్రాంతాలకు చేరుకుంటే, అక్కడి నుంచి ఎన్నికల అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి, కౌంటింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్తారు.

జిల్లాలో లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్ కెమెరాలతో నిఘా



డ్రోన్ కెమెరాలను పరిశీలిస్తున్న ఎస్పీ జగదీష్

రాజానగరం: ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగే విధంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాలతో పాటు జిల్లావ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. ఎక్కడా ఎటువంటి అల్లర్లూ జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. వీటిని కంట్రోల్ రూముతో అనుసంధానం చేశామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశామన్నారు. జిల్లా అంతటా సీఆర్‌పీసీ 144 సెక్షన్‌తో పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని, ఎక్కడా ప్రజలు గుమిగూడి ఉండరాదని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే వివిధ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు తమ వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలుపు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాలను, పరిసరాలను బాంబ్ డిస్పోజల్ బృందాలతో అనుక్షణం తనిఖీ చేస్తున్నామని ఎస్పీ జగదీష్ చెప్పారు.

కరాటేలో బంగారు పతకం

ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఇటీవల జరిగిన ఇండో – నేపాల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో మన దేశం తరఫున కాటా 60 కేజీలు, 21 సంవత్సరాల విభాగంలో ప్రభుత్వ అటానమస్ కళాశాల విద్యార్థి బి.నాగపండు బంగారు పతకం సాధించాడు.

ప్రిన్సిపాల్ రామచంద్ర సోమవారం ఈ విషయం తెలిపారు. గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించిన నాగపండు.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. క్రీడాకారుడిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సమన్వయకర్త ఎం.ప్రసాద్, పీడీలు విజయ్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



నాగపండును అభినందిస్తున్న ప్రిన్సిపాల్ రామచంద్ర తదితరులు

మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించాలి



అవగాహన ర్యాలీలో పాల్గొన్న డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది

రాజమహేంద్రవరం రూరల్: మలేరియాపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో కీటక జనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మలేరియాపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రతి పీహెచ్‌సీ, సబ్ సెంటర్, గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో బ్యానర్లు ప్రదర్శించాలని, నీటి నిల్వలు తొలగించాలని, ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని, వాడేసిన పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. ఏటా జూన్ 1 నుంచి నెలాఖరు వరకూ మలేరియాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 2027 నాటికి మలేరియా మహమ్మారిని తరిమికొట్టాలని డాక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.

సర్వం సిద్ధం

- ఓట్ల లెక్కింపునకు నన్నయ వర్సిటీలో ఏర్పాట్లు పూర్తి
- పటిష్ట బందోబస్తు
- సీసీ కెమెరాలతో నిఘా
- కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంగళవారం జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసి, సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నలుగురు పరిశీలకులతో కలసి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల(ఆర్‌ఓ)తో సోమవారం ఆమె సమీక్షించారు. వర్సిటీ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు. మొత్తం 17 కౌంటింగ్ హాళ్ల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు 160కి పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) పాటించాల్సిందిగా అభ్యర్థులకు, వారి ప్రతినిధులకు స్పష్టంగా తెలియజేశామన్నారు. సుమారు 2,500 గుర్తింపు కార్డులు జారీ చేశామని చెప్పారు. కౌంటింగ్ పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోథ, బీజై కుమార్ కందయాత్‌రాయ్, టాన్‌సింగ్ జి.మోమిన్‌లు వారికి కేటాయించిన నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షించి, కొన్ని సూచనలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల విషయమై ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్‌ఓలు ఎస్.తేజ్‌భరత్, కె.దినేష్ కుమార్, అశుతోష్ శ్రీవాత్సవ్, జి.నరసింహులు, ఎ.చైత్రవర్షిణి, కేఎల్ శివజ్యోతి, ఎం.మాధురి, ఆర్‌వీ రమణా నాయక్, పార్లమెంటరీ నియోజకవర్గ సహాయ ఆర్‌ఓ ఆర్.కృష్ణానాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం.భానుప్రకాష్, పి.సువర్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఎక్కడంటే..

- పార్లమెంటరీ అభ్యర్థులకు పోలైన ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన బ్లాక్‌లలో లెక్కిస్తారు. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు యూనివర్సిటీ సెంట్రల్ పరిపాలన భవనం రెండో అంతస్తులో 14 టేబుళ్లపై చేపడతారు. మరో 4 టేబుళ్లపై ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్ – సర్వీసు ఓట్లు) ఓట్లను లెక్కిస్తారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కూడా 14 టేబుళ్లపై ఇదేవిధంగా లెక్కిస్తామన్నారు.



ఆర్‌ఓలతో సమీక్షిస్తున్న కలెక్టర్ మాధవీలత

- అనపర్తి నియోజకవర్గ పరిధిలో ఈవీఎం ఓట్లను ఎన్–బ్లాక్‌లో లెక్కిస్తారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఓట్లను 215, 216 రూములు, అసెంబ్లీ ఓట్లను 218, 218ఏ రూముల్లో లెక్కిస్తారు.
- రాజానగరానికి సంబంధించి పార్లమెంటరీ ఓట్లు ఇంజినీరింగ్ వర్క్‌షాప్ భవనం కింది అంతస్తులో.. అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు మొదటి అంతస్తులో లెక్కించనున్నారు.
- రాజమండ్రి సిటీ పరిధిలోని ఓట్లను ఎన్–బ్లాక్ ఈస్ట్ వింగ్‌లో లెక్కిస్తారు. 317 రూములో పార్లమెంటరీ ఓట్లు, 320, 321 రూముల్లో అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లు, 319 రూములో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతాయి.
- రాజమండ్రి రూరల్‌కు ఎన్–బ్లాక్ 119 రూములో పార్లమెంటరీ ఓట్లు, 111, 112 రూముల్లో అసెంబ్లీ ఓట్లు, 113 రూములో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు.
- కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్–బ్లాక్ రెండో అంతస్తు 314 రూములో పార్లమెంటరీ ఓట్లు, 315, 316 రూముల్లో అసెంబ్లీ, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.
- నిడదవోలు పరిధిలోని పార్లమెంటరీ ఓట్లను ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ దిగువ అంతస్తు సీసీ 101/ఏ రూములో, అసెంబ్లీ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు 108/ఏ రూములో నిర్వహిస్తారు.
- గోపాలపురానికి సంబంధించి ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ మొదటి అంతస్తు ఉత్తరం వైపు ఉన్న కాన్ఫరెన్స్ హాలులో పార్లమెంటరీ ఓట్లు, దక్షిణం వైపు ఉన్న కాన్ఫరెన్స్ హాలులో అసెంబ్లీ, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు.

పర్యావరణ హితం.. కావాలి అభిమతం

- ప్రతి ఒక్కరూ భాగస్వాములవుదాం
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధిద్దాం
- 5 నుంచి పాఠశాలల్లో అవగాహన
- విద్యార్థి దశ నుంచే చైతన్యం



కాకినాడ సిటీ: దేశంలో అభివృద్ధి పెరిగే కొద్దీ పుడమి తల్లికి కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు పెరుగుతున్న జనాభా, వారి విలాస భరిత జీవన పయనంలో క్రమశిక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ప్రకృతిని పాడు చేయడంతో నింగి, నేల, గాలి కలుషితమవుతున్నాయి. ఇందుకు నేడు భూతాపమే నిదర్శనం. ఆధునికత ఎక్కువ అయ్యే కొద్దీ మనుషుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు, మరోవైపు మందుల తయారీతో పాటు చెట్లను నరకడం, ఏసీల విపరీత వాడకంతో వాతావరణ కాలుష్యం రెట్టింపు అవుతోంది. వీటన్నింటి పరిణామాలతో భూతాపం రోజురోజుకు పెరిగి సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఉన్నట్టుండి విపత్తులు చోటు చేసుకోవడంతో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి వరకు పుడమితల్లిని కాపాడుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి ప్రపంచ వ్యాప్త ఉద్యమం ఊపు అందుకుంది. ఏటా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధంగా ఇంటర్ ప్యానల్ ఇన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. అందులో భాగంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను చైతన్యం చేసేందుకు పొల్యూషన్ బోర్డు, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, అటవీ, విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ నెల 5 నుంచి 19 వరకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది.

అన్ని పాఠశాలల్లో నిర్వహించాలి



పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో కార్యక్రమాలను నిర్వహించాలి. షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీలలో ఆయా పాఠశాలల్లో కార్యక్రమాలను నిర్వహించాలి. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు, ఆయా డిపార్టుమెంట్ అధికారులు నమన్వయంతో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలి. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.

– పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి

విజయవంతం చేయాలి



పర్యావరణ చైతన్య కార్యక్రమాలను విజయవంతం చేయాలి. నీటి వృథాను అరికట్టడం, మొక్కలను నాటడం, విద్యుత్తు ఆదా, వ్యర్థాలను పునర్వినియోగించడం వంటి కార్యక్రమాలలో అన్ని డిపార్టుమెంట్‌లతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి.

– చామంతి నాగేశ్వరరావు, కమ్యూనిటీ మొబలైజేషన్ ఆఫీసర్, కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష

షెడ్యూల్ ఇలా..

5వ తేదీ

ప్లాస్టిక్‌ను ఉపయోగించకూడదని చెప్పే కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించడం, పర్యావరణ అనుకూల వస్తువులను వాడటం, ప్లాస్టిక్ వస్తువుల సంఖ్య నోట్ చేయడం, ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా పోస్టర్లు, జనపనార వస్తువుల వాడకం, పర్యావరణ అనుకూల అలవాట్లు పెంపొందించడం వంటి కార్యక్రమాలపై అవగాహన చేపడతారు.

12న నీటి ఆదాపై..

ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల ఆధ్వర్యంలో పాఠశాలల్లో నీటి లీకేజీని అరికట్టడం, పైపుల లీకేజీని తనిఖీ చేయడం, నీటి స్వచ్ఛత పరీక్షల నిర్వహణ, నీటి సంరక్షణ ర్యాలీ, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.

13న శక్తిని ఆదా చేయడం

విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో ఎనర్జీ సేవింగ్ యాక్టివిటీస్, ఎనర్జీ టీమ్, ఎకో క్లబ్ ఎనర్జీ టీమ్‌తో డ్యూటీ రోస్టర్, నాలెడ్జ్ బిల్డింగ్ సెషన్లు, పోస్టర్లు, బ్యానర్లు, ఇతర విజువల్ మెటీరియల్ క్రియేట్ చేయడం, డిస్‌ప్లే బోర్డులు పోస్టు చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు.

14న శుభ్రత కాపాడటం

పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో శుభ్రత, వ్యర్థాలను వేరు చేయడం, తరగతి గదుల్లో రెండు డస్టబిన్‌ల ఏర్పాటు, శానిటరీ వ్యర్థాలు, కంపోస్ట్ పిట్లు, వస్త్రాలు, బొమ్మలు వంటి వివరాల డ్రైవ్‌ను నిర్వహించడం, కమ్యూనిటీ సభ్యులతో ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించడం (సేంద్రియ వ్యర్థాలను వేరు చేయడం) వంటి కార్యక్రమాలను చేపడతారు.

15న వ్యర్థాలను తగ్గించడం

పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో వ్యర్థాలను సేకరించడం, భూమిపై ఈ వ్యర్థాల ప్రభావంపై పిల్లలతో చర్చించడం వంటి కార్యక్రమాల నిర్వహణ

18న స్థిరమైన ఆహార వ్యవస్థపై..

కిచెన్ గార్డెన్‌లను అభివృద్ధి చేయడం, ప్లాస్టిక్ సీసాలు మొదలైన అందుబాటులో ఉన్న పదార్థాలను ఉపయోగించడం, వ్యర్థాలతో పర్యావరణ అనుకూల ఎరువులు, మొక్కల పెరుగుదల, ఉత్పత్తి రికార్డు నిర్వహించడం, పర్యావరణ ప్రయోజనాల గురించి చర్చించడం వంటి కార్యక్రమాలను చేపట్టడం.

19న ఆరోగ్యకర జీవనశైలిని అడాప్ట్ చేయడం

నేచర్ నాక్, ప్లాంటేషన్ డ్రైవ్, పర్యావరణ శాస్త్రం, చరిత్ర భౌగోళిక ఆచారాలు, సంప్రదాయాలను పరిశీలించడానికి సమీప గ్రామాల సందర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహించాలి.

క్లుప్తంగా

బాలిక అదృశ్యం

కడియం: మండల కేంద్రమైన **కడియంలోని** భాస్కర్‌రామ్ నగర్‌కు చెందిన **సుంకర వర్షిత** అనే 16 సంవత్సరాల బాలిక **అదృశ్యమైంది.** బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు **మేరకు కడియం** పోలీస్‌లు కేసు నమోదు **చేసి దర్యాప్తు** చేస్తున్నారు. తల్లిదండ్రులు **మందలించడంతో** ఇంటి నుంచి ఒకటో తేదీ మధ్యాహ్నం 12.30 సమయానికి వెళ్లిపోయింది. వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి. నాగదుర్గా ప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

11న ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

తుని రూరల్: ఏపీ మోడల్ స్కూల్ హంసవరంలో 2024–25 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో ఖాళీల భర్తీకి ఈ నెల 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాలలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

సత్యదేవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు

అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి తరలివచ్చారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, ఈశ్వరుడిని ముత్యాల కవచం వస్త్రాలంకరణలో అలంకరించారు.

క్రికెట్ టోర్నీ విజేత చింతలపూడి

రన్నర్‌గా యాదవోలు జట్టు

దేవరపల్లి: మండలంలోని యర్నగూడెంలో నిర్వహించిన పోతుల కాంతారావు స్మారక జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ఏలూరు జిల్లా చింతలపూడి జట్టు విజేతగా నిలిచింది. గత 29 రోజులుగా జరుగుతున్న పోటీల్లో 40 జట్లు పాల్గొని తమ ప్రతిభను చూపాయి. సోమవారం జరిగిన ఫైనల్‌లో చింతలపూడి, దేవరపల్లి మండలం యాదవోలు జట్ల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. పోటీలో చితలపూడి జట్టు విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకోగా, యాదవోలు జట్టు ద్వితీయ స్థానం సాధించింది. మొదటి బహుమతిగా మాజీ సర్పంచ్ పోతుల బాబూరావు రూ.55 వేలు, ద్వితీయ బహుమతిగా సర్పంచ్ బొంతా భరత్‌బాబు రూ.33 వేలు విజేతలకు అందజేశారు. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బొల్లిన భాస్కర్, గద్దే శ్రీనివాస్, బొల్లిన రమేష్,బాబు, కోడూరి బద్రి, నల్లం మనోహర్, బెల్లపు చిరంజీవి పాల్గొన్నారు.



చింతలపూడి జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

ప్రత్తిపాడు: వ్యక్తిని హత్య చేసి, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన కేసులో ప్రత్తిపాడు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన మొగిలి సతీష్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ప్రత్తిపాడు సీఐ ఎం.శేఖర్‌బాబు విలేకరులకు వివరించారు. ఆయన కథనం మేరకు కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన మొగిలి సతీష్‌తో ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన విజయకుమారికి పదేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం సతీష్ తన భార్యతో కలిసి ఒమ్మంగిలో నివాసం ఉంటున్నాడు. గత నెల 6వ తేదీన తన భర్త సతీష్ కనిపించడం లేదని అతని భార్య విజయకుమారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 9వ తేదీన శంఖవరం మండలం పెదమల్లాపురం గ్రామ సమీపంలో సతీష్ బైక్ దగ్ధమైనట్టు కనుగొన్నారు. అదృశ్యమైన కేసుగా గుర్తించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఫిర్యాదు చేసిన మొగిలి విజయలక్ష్మి మేనత్త కుమారుడు ఒమ్మంగి గ్రామానికి చెందిన బుర్రా దొరబాబు ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ కె.పుణ్యవతి సమక్షంలో లొంగిపోయాడు. వ్యక్తిగత కక్షలతో బుర్రా దొరబాబు, అదే గ్రామానికి చెందిన గాడిదల లోవరాజు..సతీష్‌ను ధర్మవరం గ్రామ శివారు పోలవరం గట్టుకు రప్పించి, ఇనుపరాడ్డుతో కొట్టి హత్య చేశారు. సెల్‌ఫోన్‌ను పగులకొట్టి, కాల్చివేశారు. లోవరాజు సహాయంతో సతీష్ మృతదేహాన్ని ట్రాక్టర్‌పై కొంతదూరం తీసుకువచ్చిన తర్వాత లోవరాజు వెళ్లిపోయాడు.

దొరబాబు తన మామగారైన వాయిలశెట్టి విశ్వనాథం సహాయంతో మండలంలోని పాదురుపాక సమీపంలోని సర్వే తోటలో గొయ్యి తీసి, సతీష్ మృతదేహాన్ని పాతి పెట్టాడు. సతీష్ మోటారు సైకిల్‌ను గత నెల 9వ తేదీ రాత్రి శంఖవరం మండలం పెదమల్లాపురం శివారులో పెట్రోల్ పోసి, దగ్ధం చేశాడు. అప్పటి నుంచీ తప్పించుకు తిరుగుతున్నా పోలీసు భయం వెంటాడడంతో బుర్రా దొరబాబు లొంగిపోయాడు. మృతదేహాన్ని వెలికితీసి, రెవెన్యూ అధికారుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, తగులబెట్టిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఈ నెల 2వ తేదీ రాత్రి బుర్రా దొరబాబును, రాచపల్లి గ్రామంలో సోమవారం గాడిదల లోవరాజు అనే పాట్టోడును అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ స్థానిక కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. ఈ కేసులో మరో ముద్దాయి వాయిలశెట్టి విశ్వనాథం పరారీలో ఉన్నాడని ప్రత్తిపాడు సీఐ ఎం.శేఖర్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్సై ఎం.పవన్‌కుమార్ పాల్గొన్నారు.

పిఠాపురంపై ప్రత్యేక నిఘా

సెబ్ ఐజీ రవిప్రకాష్



పిఠాపురం: అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఉన్న పిఠాపురం, కాకినాడ, రాజానగరంలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు సెబ్ ఐజీ ఎం.రవిప్రకాష్ తెలిపారు. ఆయన సోమవారం రాత్రి పిఠాపురంలో విలేకర్లతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో పోలీసు శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన పిఠాపురం, కాకినాడ, రాజానగరం నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ రెచ్చగొట్టే పోస్టింగులు, ప్రసంగాలు సోషల్ మీడియాలో పోస్టు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గెలుపు ఓటములు సహజమని వీటిపై పౌరుషాలకు పోకుండా అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. కక్ష సాధింపు చర్యలకు, కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్పడరాదన్నారు. ఈ నెల ఆరో తేదీ వరకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు, సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమలులో ఉంటాయని, వాటిని ఎవరైనా అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కేసుల్లో ఇరుక్కుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, దీనిని గమనించి అందరూ శాంతి భద్రతలకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎస్పీ కె.సతీష్‌కుమార్, ఏసీబీ ఎస్పీ కె.రామ్‌మోహన్, డీఎస్పీ హనుమంతరావు, ట్రైనీ డీఎస్పీ ప్రమోద్, సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రతి ఫామ్‌కూ ఓ లెక్కుంది

రాజమహేంద్రవరం రూరల్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార యంత్రాంగం అనేక ఫామ్‌లు వినియోగిస్తుంది. వీటిల్లో ప్రతి ఫామ్‌కూ ఒక ప్రాధాన్యం ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఒకేసారి చేపడతారు. ఫలితాల బటన్ నొక్కగానే ప్రతి అభ్యర్థికీ పోలైన ఓట్లు ఈవీఎంలో కనిపిస్తాయి. ప్రతి రౌండ్ లెక్కింపునకు ముందు కౌంటింగ్ ఏజెంట్లతో 17–సీ ఫామ్‌లో తప్పనిసరిగా సంతకాలు తీసుకుంటారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఫామ్–20లో నమోదు చేసి కంట్రోల్ రూమ్, సువిధ యాప్‌లో నమోదు చేసిన తరువాత మాత్రమే రౌండ్ల వారీ ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

కీలకఫామ్‌లు ఇవీ...

- ఫామ్18: (కౌంటింగ్ ఏజెంట్ నియామక పత్రం): ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్ఓ) జారీ చేసిన ఈ ధ్రువపత్రం ఉంటేనే అభ్యర్థుల ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం లోపలకు అనుమతిస్తారు.
- ఎనగ్జర్ 38: ఓట్ల లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, సహాయకులకు జారీ చేసే ధ్రువీకరణ పత్రం
- ఎనగ్జర్‘ఎ’: ఎంపిక చేసిన ఐదు వీవీ ప్యాట్ల వివరాలు ఉంటాయి
- ఎనగ్జర్‘బి’: వీవీ ప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎన్నికల పరిశీలకుడు ధ్రువీకరించే పత్రం
- ఫామ్ 21సీ: ఓట్ల లెక్కింపు అనంతరం వెంటనే ఫలితాలు దీనిలో నమోదు చేస్తారు.
- ఫామ్ 22:విజయం సాధించిన అభ్యర్థికి ఎన్నికల అధికారి జారీచేసే ధ్రువపత్రం. దీని ద్వారానే చట్టసభల్లో సభ్యులుగా ప్రవేశిస్తారు.
- ఎనగ్జర్58: పార్ట్1లో పోలింగ్ బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలుంటాయి. పార్ట్ 2లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, ఆధిక్యాలు, ఫలితాలు వివరాలుంటాయి.
- ఎనగ్జర్ 39: దీనిలో తుది ఫలితం వివరాలు సమగ్రంగా ఉంటాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల ఆధిక్యతలు నోటాతో సహా పొందుపరుస్తారు. ఆర్ఓ సంతకం చేసిన తరువాత దీనిని అధికారికంగా విడుదల చేస్తారు.


పిచ్చికుక్క స్వైర విహారం

- ఆరుగురికి గాయాలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

నిడదవోలు : పట్టణంలోని గాంధీనగర్ మూడో వీధిలో పిచ్చి కుక్క సోమవారం స్వైర విహారం చేసింది. చిన్నా, పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిని కరచుకుంటూ వెళ్లింది. దీంతో గాంధీనగర్ వాసులు భయాందోళన చెందారు. వేసవి సెలవులు కావడంతో రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులతోపాటు పలువురి మహిళలపై కుక్క దాడి చేసింది. కనిపించిన వారిని కరిచింది. తలపై, చేతులు, పిక్కలపై కుక్కకాట్లు వేసింది. గాయపడ్డ చిన్నారులను తల్లిదండ్రులు నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్య సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించారు. కుక్క కాటుకు గాయపడిన వారిలో మహమ్మద్ షాపిల్, కె.మోక్ష విహాన్, ఆర్.స్టీఫెన్‌లతో పాటు ఎ.లక్ష్మీ, సీహెచ్ సేతు, వి.అనుషలకు వైద్య సేవలు అందించారు. వీరందరికీ యాంటీ రాబిస్ (ఏఆర్‌వీ) ఇంజెక్షన్ చేసి పంపించారు. గాంధీనగర్‌లో కొంత కాలంగా కుక్కల బెడద అధికమైంది. ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలు తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో వీధి కుక్కలను నివారించాలని మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టి వీధి కుక్కల నుంచి రక్షించాలని వారు కోరుతున్నారు.

స్ట్రాంగ్‌రూమ్‌కు పోస్టల్ బ్యాలెట్లు

కాకినాడ: పోస్టల్ బ్యాలెట్‌లను సోమవారం జేఎన్‌టీయూకే ఆవరణలోని స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించారు. ఎన్నికల విధుల్లో ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె.వెంకటరావు పర్యవేక్షణలో ఇప్పటి వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో భద్రపరిచారు. వీటిని జేఎన్‌టీయూకేకు తరలించారు.



రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్‌ను తరలిస్తున్న దృశ్యం

నేడు ట్రాఫిక్ మళ్లింపు

- ఉదయం 4 గంటల నుంచే అమలు
- కౌంటింగ్‌కు వచ్చే వాహనాలకు నిర్ణీత పార్కింగ్ స్థలాల ఏర్పాటు
- తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 4 గంటల నుంచే ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రకటన విడుదల చేశారు. రాజానగరం నేషనల్ హైవేలోనున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అటుగా వచ్చే, వెళ్లే వాహనాల దారులన్నీ మళ్లించారు.

విశాఖ నుంచి రాజమహేంద్రవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు..

- హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలు రాజానగరంలోని కలవచర్ల జంక్షన్, ఏడీబీ రోడ్డు మీదుగా కాకినాడ వైపు వెళ్లి ఎస్‌టీ రాజాపురం జంక్షన్ వద్ద నుంచి బలభద్రపురం, అనపర్తి, కెనాల్ రోడ్డులో కడియం, వేమగిరి జంక్షన్ మీదుగా రావులపాలెం వైపు వెళ్లాలి.
- హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే సాధారణ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు నరేంద్రపురం జంక్షన్ నుంచి నందరాడ, దోసకాయలపల్లి, బూరుగుపూడి, ఎయిర్‌పోర్ట్, కొంతమూరు మీదుగా నేషనల్ హైవే 16పై కొంతమూరు వద్ద టర్న్ తీసుకొని కొవ్వూరు మీదుగా వెళ్లాలి.

ఆర్టీసీ బస్సులు

- ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సులు, విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నరేంద్రపురం జంక్షన్ నుంచి నందరాడ, దోసకాయలపల్లి, బూరుగుపూడి, ఎయిర్‌పోర్ట్, కొంతమూరు మీదుగా దివాన్ చెరువు జీరో పాయింట్ నుంచి నేషనల్ హైవే 16కు వెళ్లాలి.
- ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రాజమహేంద్రవరం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లేందుకు జీరో పాయింట్ నుంచి కొంతమూరు, ఎయిర్ పోర్ట్, బూరుగుపూడి, దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం జంక్షన్ మీదుగా నేషనల్ హైవే 16కు వెళ్లాలి.

విజయవాడ వైపు నుంచి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలకు...

- హైదరాబాద్, విజయవాడ వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు కొవ్వూరు మీదుగా, కొంతమూరు వద్ద హైవేపై నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా కిందకు దిగి ఎయిర్ పోర్ట్, బూరుగుపూడి, కోరుకొండ, గోకవరం, కొత్తపల్లి, మల్లిసాల, జగ్గంపేట మీదుగా నేషనల్ హైవే16కు వెళ్లాలి.
- రావులపాలెం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు లాలాచెరువు, దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద టర్న్ తీసుకొని కొంతమూరు వద్ద హైవే పై నుంచి సర్వీస్ రోడ్డు మీదుగా కిందకు దిగి ఎయిర్ పోర్ట్, బూరుగుపూడి, కోరుకొండ, గోకవరం, కొత్తపల్లి, మల్లిసాల, జగ్గంపేట మీదుగా నేషనల్ హైవే16 కు వెళ్లాలి.
- రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్లే వాహనాలు వేమగిరి, కడియం, ద్వారపూడి మీదుగా వెళ్లాలి.
- కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే వాహనాలు సామర్లకోట, బిక్కవోలు, ద్వారపూడి, కడియం, వేమగిరి మీదుగా వెళ్లాలి.
- విజయవాడ వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద గల ఖాళీ స్థలంలో సోమవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి తిరిగి ఉత్తర్వులు వచ్చే వరకు నిలుపుదల చేశారు.

పార్కింగ్ ప్రదేశాలు

- రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చే రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్‌లు దివాన్‌చెరువు ఫ్రూట్ మార్కెట్ ఎదురుగానున్న నేషనల్ హైవే 16 రోడ్డుకు తూర్పు వైపున గల డీవీబీ రాజు ఖాళీ స్థలంలో వాహనాలు పార్కు చేసుకోవాలి. అక్కడ నుంచి జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో ఏజెంట్లు సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకుంటారు.
- రాజానగరం వైపు నుంచి వచ్చు రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్‌లు రాజానగరం దుర్గమ్మ గుడి జంక్షన్ దగ్గర గల ఖాళీ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేసి, అక్కడి నుంచి జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో ఏజెంట్లు సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి.
- రాజమహేంద్రవరం వైపు నుంచి వచ్చు కౌంటింగ్ ఆఫీసర్లు, సిబ్బంది, మీడియా మిత్రులు గైట్ కాలేజ్ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేసుకుని, అక్కడ నుంచి జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి.
- రాజానగరం వైపు నుంచి వచ్చే కౌంటింగ్ ఆఫీసర్లు, సిబ్బంది గైట్ కాలేజీ గ్రౌండ్‌లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి.
- రాజానగరం, రాజమహేంద్రవరం నుంచి వైపు నుంచి వచ్చే ఆర్‌వో, ఏఆర్‌వోలు, పోటీ చేసిన అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వాహనాలు నన్నయ యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదురుగా నున్న ఖాళీస్థలంలో పార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మెయిన్ గేట్‌కు చేరుకొని జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో సంబంధిత నియోజకవర్గ కౌంటింగ్ హాల్ వద్దకు చేరుకోవాలి.
- రాజానగరం, రాజమహేంద్రవరం నుంచి వైపు వచ్చే పోలీస్ అధికార్లు, ఇతర శాఖలకు సంబంధించిన సిబ్బంది వాహనాలు గణపతి సత్యధానంద గురుదత్త ఆశ్రమంలోని ఖాళీస్థలంలో పార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి మెయిన్ గేట్‌కు చేరుకుని, జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన వాహనంలో విధి నిర్వహణకు చేరుకోవాలి.